విజయదశమి ఉత్సవాల్లో భద్రత పాటించాలి

● విద్యుత్ శాఖ జిల్లా అధికారి రమణ



కడప ఎర్రముక్కపల్లె, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): విజయదశమి సందర్భంగా నిర్వహించే ఉత్సవాలు, ఊరేగింపులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు విద్యుత్ భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.రమణ తెలిపారు. మంగళవారం కడప నగరంలోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉత్సవాల కోసం మండపాల వద్ద ఏర్పాటుచేసే లైటింగ్ అలంకరణలు, సౌండ్ సిస్టమ్స్, ఇతర విద్యుత్ ఉపకరణాల విషయంలో నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాకాలం కారణంగా భూమి తేమ ఎక్కువగా ఉండడంతో నాశిరకం తీగలు, అతుకులు ఉన్న వైర్ల వాడితే విద్యుత్ షాక్‌కు అవకాశం ఉందని హెచ్చరించారు. నిర్వాహకులు విద్యుత్ భద్రతా నియమాలు పాటటిస్తే విజయదశమి ఉత్సవాలు ఎటువంటి అంతరాయం లేకుండా సురక్షితంగా సాగుతాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

పారిశుధ్యం.. పోవాల్సిందే

- పారిశుధ్య కార్మికులకు పనిముట్లు ఏవీ!
- పుష్‌కార్ట్‌లు, ప్లాస్టిక్ బిన్స్ నిల్
- దోమల మందు పిచికారికి స్ప్రేయర్లు లేవు
- ఆఖరికి చీపుర్లు సైతం లేని దుస్థితి
- పనులు చేయడానికి ఇబ్బంది పడుతున్న కార్మికులు
- ఏడాదిగా పట్టించుకోని అధికారులు, పాలక మండలి



చేతులకు గ్లౌజ్‌లు లేకుండా చెత్తను తొలగిస్తున్న పారిశుధ్య కార్మికులు

కేంద్ర ప్రభుత్వం పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు సైతం ఇస్తోంది. అయితే ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అధికారులకు, పాలకవర్గానికి పారిశుధ్యంపై ఏమాత్రం శ్రద్ధ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారిశుధ్యం బాగుండాలంటే.. రోడ్లు ఊడ్చడానికి చీపుర్లుండాలి. చెత్తను ఎత్తడానికి ఐరన్ షీట్స్ ఉండాలి. ప్లాస్టిక్ బిన్స్, టబ్‌లు ఉండాలి. కాలువలు తీయడానికి దోట్లు... ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరించాలంటే పుష్‌కార్ట్‌లు.. సేకరించే చెత్తను తరలించడానికి ప్లాస్టిక్ డబ్బాలు ఉండాలి. దోమలను నిర్మూలించడానికి కాలువల్లో మందు పిచికారి చేయాలంటే పవర్ స్ప్రేయర్లు కావాలి. దోమలను నిర్మూలించే యాంటి లార్వా స్ప్రేయింగ్ ఆయిల్స్ ఉండాలి. మురుగునీటిలో వేయడానికి వేస్ట్ ఆయిల్ అవసరం. బ్లీచింగ్ పౌడర్‌తో పాటు సున్నం కూడా ఉండాలి. ఇవేవీ ప్రొద్దుటూరులో ఏడాదిగా సరఫరా చేయడం లేదని పారిశుధ్యకార్మికులు వాపోతున్నారు.

ప్రొద్దుటూరు సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో రెండు లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. 41 వార్డులు, నాలుగు శానిటరీ డివిజన్లు ఉన్నాయి. నలుగురు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. పారిశుధ్య పనులు చేపట్టడానికి పర్మినెంట్ పారిశుధ్య కార్మికులు 100 మంది, ఔట్ సోర్సింగ్ కార్మికులు 244 మంది ఉన్నారు. వీరు కాక కరోనా సమయంలో పారిశుధ్య సేవలు అందించడానికి తీసుకున్న మరో 92 మంది తాత్కాలిక వర్కర్లు పనిచేస్తున్నారు. నగర దీపికలని మరో 25 మంది మహిళా వర్కర్లు ఉన్నారు. వారు ప్రతి రోజు రోడ్లపై కసువు ఊడ్చటం, కాలువలు తీయడం, ఇంటింటికి వెళ్లి చెత్తసేకరించడం, వాహనాలకు చెత్తను లోడ్ చేయడం, అన్‌లోడు చేయడం చేస్తారు. అయితే పారిశుధ్య పనులు నిర్వహించేందుకు కావాల్సిన ప్రధానమైన పనిముట్లు ఏడాదిగా లేవని కార్మికులు అనేకసార్లు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ అధికారులు కానీ పాలక మండలి కానీ పారిశుధ్య సేవలు మెరుగుపరిచేందుకు అవసరమైన బడ్జెట్ కేటాయించినా.. వాటిని సకాలంలో టెండర్లు పిలిచి పనిముట్లు తెప్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో పారిశుధ్య కార్మికులు పనులు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ కూడా ఇలాంటి అత్యవసర పనిముట్ల కోసం టెండర్లు నిర్వహించడానికి ముందస్తు అనుమతి ఇచ్చి వాటిని తెప్పించవచ్చు. అయినా పట్టించుకోవడం లేదు.





దెబ్బతిన్న పుష్ కార్టులు, పగిలి పోయిన టబ్‌లు

రూ.11.35 లక్షలతో పనిముట్లకు అంచనాలు

30 లీటర్ల ప్లాస్టిక్ టబ్స్- 350, ఐరన్ దోటీలు - 250,పారలు - 100, పికాసులు- 45, ఐరన్ షీట్స్ -600, ఐరన్ దోటి స్టిక్స్ -400, చెక్క స్టిక్ లు -130, సూటబుల్ ఉడెన్ స్టిక్స్- 40, షావెల్స్-40, హ్యాండ్ గ్లౌస్‌లు-700, గమ్ షూస్‌లు-200, గడ్డపారలు- 25, ట్రీ కట్టర్స్ 2, హ్యాండ్ కట్టర్స్ -10.. మొత్తం 15 రకాల పనిముట్లకు రూ.11.35 లక్షలతో అంచనా వేసి టెండర్లు పిలవడానికి కౌన్సిల్ ఆమోదం కోసం పెట్టారు.

రూ.13.87లక్షలతో పెద్ద టబ్‌లు

మున్సిపాలిటీలోని వార్డుల్లో నుంచి చెత్తను సేకరించి వాటిని వాహనాలకు ఎత్తిపోయడానికి దాదాపు 1200 (60 లీటర్ల కెపాసిటీగల) పెద్దటబ్‌లు అవసరం అని గుర్తించారు. వాటిని కొనుగోలుచేయడానికి టెండర్ పద్ధతిలో రూ.13.87 లక్షలతో అంచనాలు రూపొందించారు. టెండర్లు పిలవడానికి కౌన్సిల్ ఆమోదం కోసం ఎస్టిమేట్లు తయారు చేశారు.

25 పవర్ స్ప్రేయర్లకోసం..

దోమల మందు వీధి కాలువల్లో పిచికారి చేయడానికి పవర్ స్ప్రేయర్లు అవసరం. ప్రస్తుతం డివిజన్‌కు ఒకటి మాత్రమే ఉన్నాయి. కొత్తగా 40 పవర్ స్ప్రేయర్లు తెప్పిస్తే ప్రతి వార్డులో వారానికి ఒకసారి దోమల మందు స్ప్రేయింగ్ చేయవచ్చు. కేవలం 25 స్ప్రేయర్లకోసం రూ.6.82 లక్షలతో అంచనాలు రూపొందించారు. అంచనాలు రూపొందించారే కానీ.. ఆచరణలోకి రాకపోవడంతో పారిశుధ్య కార్మికులే కాదు.. ప్రజలూ ఇబ్బంది పడుతున్నారు.

ఆమోదం రాగానే టెండర్లు పిలుస్తాం

ఇటీవలే పనిముట్లు కావాలని పబ్లిక్ హెల్త్ అధికారులు ఇటీవలే లెటర్ పెట్టారు. పారిశుధ్య నిర్వహణకు సంబంధించి అవసరమైన వస్తువుల కోసం అంచనాలు రూపొందించి కౌన్సిల్ ఆమోదం కోసం పెట్టాం. కౌన్సిల్ ఆమోదం రాగానే త్వరలోనే టెండర్లు పూర్తిచేసి పనిముట్లు అందజేస్తాం.

- ఎం శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్, ప్రొద్దుటూరు

21 మందికి ఏఈవోలుగా పదోన్నతులు

కడప రూరల్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యవసాయశాఖ పరిధిలోని రైతు సేవా కేంద్రాలలో పనిచేసే 21 మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్(వీఏఏ)లకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్(ఏఈవో)గా పదోన్నతులు కల్పించారు. జిల్లాలోని ఆయా రైతు సేవా కేంద్రాలలో దాదాపు 230 మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ పనిచేస్తున్నారు. వీరు గత వైసీపీ పాలనలో కొలువులు పొంది ఎలాంటి పదోన్నతులు లేకుండా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అర్హత గల వీఏఏలకు పదోన్నతులు కల్పించాలని ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు వ్యవసాయశాఖ జిల్లా అధికారి చంద్రనాయక్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీఏఏల ర్యాంకులు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా బుధవారం 21 మందికి ఏఈవోలుగా పదోన్నతులు కల్పించి ఆయా ప్రాంతాలకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు.

పోలీస్ స్టేషన్ల ఆకస్మిక తనిఖీ



కమాండ్ కంట్రోల్ ఆఫీసులో రికార్డులు పరిశీలిస్తున్న ఎస్పీ నచికేత్ విశ్వనాథ్

కడప క్రైం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నగరంలోని పోలీస్‌స్టేషన్లను ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మంగళవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. మొదట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా జిల్లాలోని దేవాలయాల వద్ద తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శాంతిభద్రతలను పర్యవేక్షిస్తామన్నారు. అనంతరం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌పై ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటరును సందర్శించి సిబ్బంది ఎంతమంది ఉన్నారనే విషయాలపై చర్చించారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం టూటౌన్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. పెండింగు కేసులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. మిస్సింగ్ కేసులు త్వరితగతిన ఛేదించాలన్నారు. స్టేషనుకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలన్నారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో వన్‌టౌన్ ఇన్‌చార్జి సీఐ రామక్రిష్టారెడ్డి, ఇన్‌చార్జి ఎస్ఐ సిద్దయ్య, టూటౌన్ సీఐ సుబ్బారావు, ఎస్ఐ హుసేన్, కమాండ్ కంట్రోల్ హెడ్ కానిస్టేబుల్ రమణమూర్తి పాల్గొన్నారు.

కడప, అన్నమయ్య జిల్లాల మీదుగా
రెండు ప్రత్యేక రైళ్లు



హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వేర్వేరు ప్రాంతాలకు నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యేక రైళ్లు షోలాపూర్-ధర్మవరం, మధ్య నడుస్తాయని వివరించారు. అక్టోబరు 2 (గురువారం) షోలాపూర్-ధర్మవరం (01437) రైలు, అక్టోబరు 4 (శనివారం) ధర్మవరం-షోలాపూర్ (01438) ప్రత్యేక రైళ్లు వచ్చి వెళ్లేప్పుడు కుర్దువాడి, బర్షిటౌన్, ధారశివ్, లాతూర్, లాతూర్ రోడ్, ఉద్గీర్, భాల్కి, బీదర్, వికారాబాద్, యాద్గిర్, కృష్ణా, రాయచూర్ మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, పాకాల, పీలేరు, మదనపల్లి రోడ్, ములకలచెరువు, కదిరి స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు.

కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఇద్దరికి అవకాశం

కడప ఎర్రముక్కపల్లె, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని రెండు కీలక కార్పొరేషన్లకు డైరెక్టర్లను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి, ఏపీ బెస్త సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్‌లలో కొత్త డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్‌గా కేతుబోయిన సురేశ్‌బాబును నియమించారు. అలాగే ఏపీ బెస్త సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్‌గా యాటగిరి రాంప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే వివిధ కార్పొరేషన్లలో డైరక్టర్ల నియామకాలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా మరో రెండు సంస్థలకు పదవుల కేటాయింపు జరగడం గమనార్హం. కూటమి భాగస్వామ్యానికి న్యాయం చేస్తూ ఈ నియామకాలు చేపట్టినట్లు అధికార పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అనాథ పిల్లలకు లోకేశ్ చేయూత

● ఆంధ్రజ్యోతి కథనంపై స్పందన ● సాయం చేసేందుకు కలెక్టర్‌కు ఆదేశం

5

4న టెయిలింగ్‌పాండ్ పనులు

- భద్రత మధ్య పనులు చేపట్టేందుకు చర్యలు
- డీఎస్పీ, తహశీల్దార్లతో సమావేశమైన ఆర్డీవో

పులివెందుల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (యూసీఐఎల్) టెయిలింగ్‌పాండ్ విస్తరణ పనులను 4వ తేదీ శనివారం నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆర్డీవో చిన్నయ్య ఆధ్వర్యంలో డీఎస్పీ మురళీనాయక్, వేముల తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, ఆర్కేవ్యాలీ సీఐతో పాటు యూసీఐఎల్ అధికారులు సమావేశమయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించామని ఆర్డీవో తెలిపారు. టెయిలింగ్‌పాండ్ విస్తరణ కోసం రూ.32 లక్షలతో యూసీఐఎల్ టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు పనులు అప్పగించింది. ఈ పనులు సజావుగా సాగేందుకు అధికార బలాన్ని వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుమార్లు టెయిలింగ్‌పాండ్ విస్తరణ పనులు చేపట్టగా.. కేకే కొట్టాల, మబ్బుచింతలపల్లె ప్రజలు వెళ్లి అడ్డుకున్నారు. మళ్లీ ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురైనా సరే ముందుకు సాగేందుకు యూసీఐఎల్ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది.

టెయిలింగ్‌పాండ్ విస్తరణను అడ్డుకుంటాం

● పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి



ఆర్డీవోతో మాట్లాడుతున్న పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి

పులివెందుల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): యురేనియం ప్రాజెక్టుకు సంబంధించి టెయిలింగ్‌పాండ్ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాకే విస్తరణ పనులు చేపట్టాలని లేదంటే ఆ పనులను అడ్డుకుంటామని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి పేర్కొన్నారు. మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో చిన్నయ్యను కేకే కొట్టాల, మబ్బుచింతలపల్లె గ్రామాల ప్రజలతో పాటు వెళ్లి బీటెక్ రవి మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేకే కొట్టాల, మబ్బుచింతలపల్లె గ్రామాల ప్రజలకు టెయిలింగ్‌పాండ్ ఎంతో సమస్యాత్మకంగా మారిందన్నారు. ఈ రెండు గ్రామాలకు సంబంధించిన రైతులకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎన్నేళ్లుగా ప్రజలు కోరుతున్నా యూసీఐఎల్ పట్టించుకోవడం లేదన్నారు. 2017, 2021లోను టెయిలింగ్‌పాండ్ విస్తరణ పనులు చేపట్టారన్నారు. ఆ సమయంలో ఆయా కలెక్టర్లు ఆరు నెలలకు సమస్య పరిష్కరిస్తామని చెప్పి.. వారి పని పూర్తయ్యాక వదిలేశారన్నారు. ఈ గ్రామాలకు సంబంధించి దాదాపు 150 మంది రైతులు ఉంటారన్నారు. వీరి భూములను యూసీఐఎల్ తీసుకుని వారికి పునరావాసం కల్పించాలన్నారు. అలాగే వీరికి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఈ గ్రామాల్లో యువకులకు యురేనియం సమస్య ఉందని పెళ్లిళ్ల కాలేదని, ఈ గ్రామాల్లో ఉన్న ఆడపిల్లలు పెళ్లై పురుడు పోసుకునేందుకు అమ్మగారింటికి వస్తే గర్భస్రావాలు అవుతున్నాయన్నారు. ఇన్ని సమస్యలు ఉండడంతో వీటిని పరిష్కరించకుండా టెయిలింగ్‌పాండ్ పనులు చేపడితే ప్రతిఘటిస్తామన్నారు.

పారిశుధ్యంపై ప్రత్యేక గురి

- జమ్మలమడుగు, మైదుకూరు, కమలాపురంలో... పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు తిరుపతి మోడల్ అమలు
- వంద శాతం స్వచ్ఛ పట్టణాలుగా మార్చేందుకు ఒప్పందం



జమ్మలమడుగులో పారిశుధ్య పనులు పర్యవేక్షిస్తున్న కమిషనర్ వెంకట్రామిరెడ్డి

(కడప-ఆంధ్రజ్యోతి): వర్షాభావ పరిస్థితుల కారణంగా పల్లెల్లో పంటలు సాగుచేసేవారు తగ్గిపోతున్నారు. వరుస కరువులు వెంటాడటం.. వ్యవసాయంలో నష్టం రావడంతో పల్లె జనం పట్టణాలకు వలస బాట పట్టారు. జనాలకు తగ్గట్లుగా మున్సిపాలిటీల్లో వసతులు లేవు. మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు మన దరి చేరవు. పట్టణం కూడా అంతే. పారిశుధ్యం మెరుగ్గా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. అందుకే.. కేంద్ర ప్రభుత్వం పారిశుధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని తిరుపతి కార్పొరేషన్ పారిశుధ్యంలో మంచి ఫలితాలను సాధించింది. తిరుపతి కార్పోరేషన్ స్వచ్ఛసర్వేక్షణ్‌లో సాధించిన ఫలితాలను ఇతర మున్సిపాలిటీల్లో అమలు చేయనున్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం కనీసం ఐదువేల నుంచి పదివేల లోపు జనాలుండే మున్సిపాలిటీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన కార్పొరేషన్ల సాయం తీసుకోనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని జమ్మలమడుగు, మైదుకూరు, కమలాపురం మున్సిపాలిటీల్లో వంద శాతం పారిశుధ్యం మెరుగుపరిచేందుకు తిరుపతి కార్పొరేషన్ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ మూడు మున్సిపాలిటీలతో రెండు రోజుల క్రితం తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో అక్కడి కమిషనర్ మౌర్య ఒప్పందం కుదుర్చుకున్నారు. చెత్త రహిత పట్టణాలుగా మార్చేందుకు తిరుపతి కార్పొరేషన్ సూచనలు, సలహాలు ఇవ్వనుంది. దీనికోసం తిరుపతి ఉప కమిషనర్ అమరయ్యను నోడల్ అధికారిగా నియమించారు. ఈయన జమ్మలమడుగు, మైదుకూరు, కమలాపురం మున్సిపాలిటీల్లో పర్యటించి పారిశుధ్యం మెరుగుకు సూచనలు సలహాలు ఇవ్వనున్నారు. అలాగే ఈ మూడు మున్సిపాలిటీల కమిషనర్లు తిరుపతిలో పర్యటించి స్వచ్ఛభారత్ అమలు తీరురు పరిశీలిస్తారు.


అయితే జమ్మలమడుగు, కమలాపురం, మైదుకూరు మున్సిపాలిటీల్లో స్వచ్ఛత కోసం అవసరమైన వాహనాలు, సిబ్బంది లేకపోవడం గమనార్హం. ఈ మూడు మున్సిపాలిటీల్లో కుటుంబాల సంఖ్య పదివేల లోపు ఉంటుంది. ఇక్కడ స్వచ్ఛత సాధించాలంటే అవసరమైన వాహనాలను సమకూర్చడంతో పాటు పారిశుధ్య కార్మికులను సైతం తీసుకోవాలి. లేకుంటే లక్ష్యం నెరవేరదు.

జయజయహే.. మహిషాసురమర్దిని




ప్రొద్దుటూరు అమ్మవారిశాలలో మహిషాసురమర్దినిగా అమ్మవారు


ప్రొద్దుటూరు టౌన్ / కడప కల్చరల్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): దసరా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం 9వ రోజు మహిషాసురమర్దిని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రొద్దుటూరులోని అమ్మవారిశాల, రతనాల వెంకటేశ్వరస్వామి ఆలయం, శివాలయం, రాజరాజేశ్వరీదేవి ఆలయం, మోడంపల్లె పెద్దమ్మ తల్లి ఆలయాల్లో మహిషాసురమర్దిని అలంకారం నిర్వహించారు. కడప నగరంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో, రాజరాజేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారు మహిషాసురమర్దినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు పెద్దఎత్తున హాజరయ్యారు. లలితా పంచాయతన దేవాలయంలో దుర్గాదేవిగా కొలువుదీరారు. బిల్టప్ సమీప విజయదుర్గాదేవి ఆలయంలో అమ్మవారు సిద్ధిధాత్రిగా భక్తులను కరుణించారు. రాజారెడ్డివీధిలోని గంగమ్మ ఆలయంలో, ఎర్రముక్కపల్లెలోని చౌడేశ్వరిదేవి అమ్మవారు మహిషాసురమిర్దినిగా భక్తులను అనుగ్రహించారు. దేవునికడప లక్ష్మీవెంకటేశ్వరుని ఆలయంలో మంగళవారం తిరుమలేశుడు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.



రాజరాజేశ్వరి ఆలయంలో మహిషాసురమర్దిని అలంకారం



కడపలో మహిషాసుర మర్దినిగా కన్యకాపరమేశ్వరిదేవి



ప్రొద్దుటూరు రాజరాజేశ్వరీదేవి ఆలయంలో మహిషాసురమర్దినిగా అమ్మవారు



విజయదుర్గాదేవి ఆలయం సిద్ధిధాత్రి అలంకారం



కడప అమ్మవారిశాలలో భక్తులు

నేటి నుంచి పోస్టల్ స్పీడ్

- రిజిస్టర్ పోస్ట్‌లకు చెల్లు
- ఓటీపీ బట్వాడాలతో భరోసా



పీలేరు సబ్ పోస్ట్ ఆఫీసు భవనం



స్పీడ్ పోస్టు, రిజిస్టర్ పోస్టుల కార్డులు

కలికిరి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాల తరబడి సాంప్రదాయ విధానాలతో వెనుకబడ్డ పోస్టల్ శాఖ ఆధునిక సాంకేతిక పోకడలతో ముందుకెళ్లేందుకు అడుగులు వేస్తోంది. అందులో బాగంగానే 150 ఏళ్ల క్రితం బ్రిటీషు కాలంలో ప్రవేశపెట్టిన రిజిస్టరు పోస్ట్ విధానాన్ని పూర్తిగా సంస్కరిస్తూ తాజాగా స్పీడ్‌పోస్ట్ విధానంలోకి విలీనం చేస్తోంది. ఫలితంగా బుధవారం నుంచి రిజిస్టరు పోస్ట్‌ను ఉపసంహరించుకుంటోంది. దీంతో పాటు 1960లో ప్రవేశపెట్టి ఇప్పటివరకూ కొనసాగిస్తున్న 'రిజిష్టర్ పోస్ట్ అక్నాలెడ్జ్‌మెంట్ డ్యూ' (ఆర్‌పీఏడీ)కి కూడా మంగళం పలకనుంది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతమున్న స్పీడ్ పోస్ట్‌కే మరింత మెరుగులు దిద్ది కొత్త సాంకేతిక డిజిటల్ విధానానికి మళ్లిస్తోంది. 1986 ఆగస్టు 1 నుంచి తపాలా శాఖ స్పీడ్ పోస్ట్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. 'ఎక్కడికైనా.. ఎవరికైనా.. ఎప్పు డైనా' అన్న నినాదంతో గత విధానాలకన్నా మెరుగనిపించింది. ప్రస్తుత మున్న ఆర్‌పీఏడీ విధానాన్ని స్పీడ్ పోస్టుకు కూడా కొనసాగించనుంది.

డిజిటల్ డెలివరీలోకి స్పీడ్ పోస్ట్

స్పీడ్ పోస్ట్ ద్వారా ప్రస్తుతమున్న డెలివరీ విధానాన్ని డిజిటల్ పరిజ్ఞానంలోకి మార్చుతోంది. ప్రస్తుతం స్పీడ్ పోస్టు ఉత్తరాలను ఏదో మొక్కుబడిగా చేరుస్తు న్నారు. న్యాయ పరమైన, చట్టపరమైన నోటీసులకు డెలివరీ విధానంలో ఖచ్చితత్వం లేక పోవడంతో స్పీడ్ పోస్టు అంతగా ప్రాచుర్యం సాధించలేక పోయింది. దీని కన్నా రిజిస్టరు పోస్ట్‌కే ప్రజలు మొగ్గు చూపేవారు. అయితే ప్రస్తుతం స్పీడ్ పోస్ట్ డెలివరీలో ఓటీపీ విధానాన్ని తీసుకొస్తున్నారు. పలాన వ్యక్తికి చేరాల్సిన ఉత్తరాన్ని అతని వద్దకెళ్లి అతని ఫోన్‌కు వచ్చిన ఓటీపీని చెపితేనే డెలివరీ చేయ నున్నారు. దీంతో చేరాల్సిన వ్యక్తికే చేరిందనే విషయం నిర్ధారణ అవు తుంది. దీనికి తోడుగా స్పీడ్ పోస్టుకు కూడా అక్నాలెడ్జ్‌మెంట్ డ్యూ విధానాన్ని అమలు చేస్తున్నారు. అదనంగా రూ.5 చెల్లిస్తే అక్నాలెడ్జ్‌మెంట్ కూడా జత చేసిన దాన్ని చేర్చినట్లు తిరుగు టపాలో రుజువు అందజేస్తారు.

జిల్లాలోని పోస్ట్ ఆఫీసులు

జిల్లాలో ప్రస్తుతం ఐదు సబ్ డివిజన్లున్నాయి. వాయల్పాడు, పీలేరు, మదనపల్లె, రాయ చోటిలో పోస్టల్ ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణలో ఈ ఎస్డీవో కార్యాలయాలు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో మొత్తం 46 సబ్ పోస్ట్ ఆఫీసులు, వాటి పరిధిలో 386 బ్రాంచి పోస్ట్ ఆఫీసులు న్నాయి. వాయల్పాడు ఎస్డీవో పరిధిలో 9 సబ్ పోస్ట్ ఆఫీసులు, 66 బ్రాంచి పోస్ట్ ఆఫీసులు, పీలేరు పరిధిలో 9 సబ్ పోస్ట్ ఆఫీసులు, 68 బ్రాంచి పోస్ట్ ఆఫీసులు, మదనపల్లె పరిధిలో 8 సబ్ పోస్ట్ ఆఫీసులు, 72 బ్రాంచి పోస్ట్ ఆఫీసులు, రాయచోటి పరిధిలో 9 సబ్ పోస్ట్‌ఆఫీసులు, 88 బ్రాంచి పోస్ట్ ఆఫీసులు, రాజంపేట పరిధిలో 11 సబ్ పోస్ట్ ఆఫీసులు, 92 బ్రాంచి పోస్ట్ ఆఫీసులు పని చేస్తున్నాయి. ఇవి కాకుండా అర్బన్ ప్రాంతాల్లో టీఎస్‌ఓ కార్యాలయాలు న్నాయి. ఒక్కో సబ్ పోస్ట్ ఆఫీసు ద్వారా ప్రతి రోజూ వంద నుంచి 200 వరకూ రిజిస్టర్ పోస్టులు నమోదవుతున్నాయి.

స్పీడ్ పోస్టు కొత్త ధరలు

స్పీడ్ పోస్టు కవరు బరువు, చేరాల్సిన దూరాన్ని బట్టి ధరలను నిర్ణయించారు. 50 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకూ స్థానికంగా లేక రెండు వేల కి.మీ. దూరం పైబడి కూడా వివిధ రకాల దూరాన్ని బట్టి రూ.19 నుంచి గరిష్ఠంగా రూ.93 వరకూ చెల్లించాల్సి వుంటుంది. దీనికి జీఎస్టీ అదనం. ఉదాహర ణకు 250 నుంచి 500 గ్రా. బరువున్న కవరుకు స్థానికంగా అయితే రూ.28 చెల్లిం చాలి. అదే కవరు 200 కి.మి. వరకూ రూ.70, 500 కి.మీ వరకూ రూ.75, వేయి కి.మీ వరకూ రూ.82, రెండు వేల కి.మీ వరకూ రూ.86, అది దాటితే రూ.93లు మాత్రమే చెల్లించాల్సి వుంటుంది. ప్రైవేటు కొరియర్ సర్వీసులతో పోల్చుకుంటే స్పీడ్ పోస్ట్ ధరలు చాలా చౌకగా వున్నాయని చెబుతున్నారు. 500 గ్రా. (అర కిలో) బరువున్న స్పీడ్ పోస్ట్ కవరుకు 2 వేల కి.మీ. పైపడినా కేవలం రూ.93లుగా నిర్ణ యించడం సామా న్యుడికి కూడా పెద్ద ఊరటగా చెబుతున్నారు.

ఆదాయ వనరుగా కూడా వుండాలి

- పవన్, పోస్టల్ ఇన్‌స్పెక్టర్, వాయల్పాడు

తపాలా శాఖ ఉనికి కొనసాగాలన్నా, మరింత బలోపేతం కావాలన్నా లాభప్రదమైన విధానం వుంటేగానీ జరుగదు. ఇంతవరకు అమల్లో వున్న రిజిస్టరు పోస్ట్ ధరలు అత్యంత కారు చవకగా ఉన్నాయి. పోస్టల్ శాఖకు ఈ విధానం గుదిబండగా వుంది. ఆధునిక సాంకేతికతను జోడించి విలువ ఆధారిత సేవలను అందించాలనే లక్ష్యంతో స్పీడ్ పోస్ట్‌ను పూర్తి స్థాయిలో అమల్లోకి తెస్తున్నాము. తపాలా సేవల్లో ఇదో గొప్ప విధానంగా భావిస్తున్నాము.

మంత్రి రాంప్రసాద్‌రెడ్డిని కలిసిన ఎస్పీ



మంత్రిని కలిసిన ఎస్పీ ధీరజ్

రాయచోటిటౌన్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని నూతన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మంగళవారం రాయచోటి పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పలు ముఖ్య అంశాలపై చర్చ జరిగింది. జిల్లాలో శాంతి భద్రతలను బలోపేతం చేయడం, నేరాల నిరోధక చర్యలు, ప్రజలకు తక్షణ న్యాయం అందించేందుకు పోలీసులు చేపడుతున్న చర్యలను ఎస్పీ మంత్రికి వివరించారు. ముఖ్యంగా రవాణా భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, మైనర్ డ్రైవింగ్ నియంత్రణ, అవగాహన కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. అలాగే యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించే దిశగా పోలీసుశాఖ తరపున సహకారం అందించనున్నట్లు ఎస్పీ తెలిపారు. క్రీడల ద్వారా యువతను మాదక ద్రవ్యాలు, అక్రమ కార్యకలాపాల నుంచి దూరంగా ఉంచడం, సానుకూల దిశగా మల చడం అవసరమని సూచించారు. మంత్రి ఈ సంద ర్భంగా స్పందిస్తూ పోలీసుశాఖ చేస్తున్న కృషిని అభినందించారు.

రెడ్డెమ్మ సన్నిధిలో పవన్‌కళ్యాణ్ ఓఎస్‌డీ



రెడ్డెమ్మతల్లి సేవలో ఓఎస్‌డీ మధుసూదన్

గుర్రంకొండ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): సంతానలక్ష్మీ రెడ్డెమ్మ అమ్మవారిని మంగళ వారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓఎస్‌డీ మధుసూదన్ దంపతులు దర్శించుకున్నారు. ఓఎస్డీ స్వగ్రామం పెద్దమండ్యం మండలం కోటకొండ కావడంతో ఆయన దసరా ఉత్సవాలకు వచ్చారు. ఈ క్రమంలో సతీ సమేతంగా రెడ్డెమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి టీడీపీ నేతలు, ఆలయ సిబ్బంది పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి అలంకరణలో అమ్మవారిని అలంకరిం చారు. కార్యక్రమంలో ఈఓ మంజుల, నేతలు హరిప్రసాద్‌నాయుడు, నక్కా గోపి, రెడ్డిప్రసాద్ నాయుడు, కృష్ణమూర్తి, జయచంద్ర, రమేష్, చలమారెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

పీలేరు, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): పీలేరు మండలం కాకులారం పల్లె పంచాయతీ చింతకొమ్మ చెరువు (ఎంజేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వెనుక)లో ఓ గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పీలేరు అర్బన్ సీఐ యుగంధర్ తెలిపారు. మృత దేహాన్ని స్థానికులు మంగళవారం ఉదయం గుర్తించి తమకు సమాచారం అందించారని, అయితే మృతదేహం గుర్తు పట్టలేని విధంగా కుళ్లిపోయిందన్నారు. చనిపోయిన వ్యక్తి వయస్సు 25-35 ఏళ్ల మధ్య ఉంటుందని, అతను 'అర్బన్ అప్' బ్రాండు ఎరుపు, పసుపు, తెలుపురంగుల గళ్ల ఫుల్ హ్యాండ్స్ రెడీమేడ్ షర్టు, రెడీమేడ్ బ్లాక్ కలర్ ఫ్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహం కుడి చేతిమీద అమ్మ అనే పచ్చ బొట్టు, మణికట్టు దగ్గర 'ఎస్‌బీఆర్' అనే అక్షరాలు ఉన్నాయన్నారు. వివరాలకు 9440796744 నెంబరుకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

హామీలు సూపర్‌హిట్ అనడం హాస్యాస్పదం : తులసిరెడ్డి



మీడియాతో మాట్లాడుతున్న తులసిరెడ్డి

రాయచోటిటౌన్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అయ్యాయని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన రాయచోటిలో మీడియాతో మాట్లాడుతూ సూపర్‌సిక్స్ హామీల్లో ప్రధానమైన హామీలు ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదన్నారు. నిరుద్యోగ యువతకు సంబంధించి ప్రతి నెల నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి 3 వేలు ఇస్తామని చెప్పి 20 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. అలాగే ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500లు ఇస్తామని ఇవ్వలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని అతీగతి లేదన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వట్టి మాటలు కట్టిపెట్టి వచ్చే నవంబరు 1 నుంచైనా ప్రధానమైన ఈ మూడు హామీలను అమలు చేయాలని తులసిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లాబకాష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎస్ఎండీ గౌస్, రఫీ, బుల్లెట్ మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి ఫుట్‌బాల్ జట్టుకు ఎంపిక



విద్యార్థి కార్తీక్

మదనపల్లెఅర్బన్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సిద్దంగారి పల్లెకు చెందిన కార్తీక్ జాతీయ స్థాయి ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ విద్యార్థి ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 23 నుంచి 25 వరకు కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో రాష్ట్ర స్థాయి అండర్-19 ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించగా, ఇందులో పాల్గొని ప్రతిభ కనబర్చడంతో జాతీయ స్థాయి క్రీడాపోటీలకు ఎంపిక చేశారు. ఇతను ఛత్తీస్ ఘడ్‌లో నిర్వహించే జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన నున్నాడు. కాగా కార్తీక్‌ను వారి తల్లిదండ్రులు, కోచ్ మహేంద్రలు అభినందించారు.

చిత్రజ్యోతి

SINCE 1965


విడాకులు ఇచ్చేశారు



ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్, ఆయన సతీమణి, నేపథ్యగాయని సైంధవి చట్టబద్ధంగా విడిపోయారు. వీరికి చెన్నై ఫ్యామిలీ కోర్టు మంగళ వారం విడాకులు మంజూరు చేసింది. 2013లో వివాహం చేసుకున్న వీరికి అన్వీ అనే కుమార్తె ఉంది. మనస్పర్థల కారణంగా గత యేడాది విడిపోతున్నట్టు ప్రకటించి, విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో చివరగా ఈ నెల 25వ తేదీన విచారణ జరగ్గా, జీవీ ప్రకాశ్, సైంధవి కోర్టుకు హాజరై విడిపోయేందుకు సమ్మతం తెలిపారు. అదే సమయంలో తన కుమార్తె సంరక్షణ బాధ్యతలను సైంధవి స్వీకరించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని జీవీ ప్రకాశ్ న్యాయమూర్తికి తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కేసు తుది తీర్పును మంగళవారం కోర్టు వెలువరించింది. జీవీ ప్రకాశ్ - సైంధవి దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ, కుమార్తె సంరక్షణా బాధ్యతలను సైంధవికి అప్పగిస్తున్నట్లు ప్రకటించింది.

చెన్నై (ఆంధ్రజ్యోతి)

కౌబాయ్‌గా మళ్లీ వస్తున్న మెగాస్టార్



మెగాస్టార్ చిరంజీవి నటించిన ఏకైక కౌబాయ్ చిత్రం 'కొదమసింహం'. చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం 'జగదేకవీరుడు-అతిలోకసుందరి' విడుదలైన సరిగ్గా మూడు నెలలకు అంటే 1990 ఆగస్టు 9న కొదమసింహం విడుదలైంది. ఆ సమయంలో వస్తున్న చిత్రాలకు భిన్నంగా ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు. కైకాల సత్యనారాయణ సమర్పణలో ఆయన సోదరుడు నాగేశ్వర రావు నిర్మించిన 'కొదమసింహం' చిత్రానికి మురళీమోహనరావు దర్శకుడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధ, సోనమ్, వాణీవిశ్వనాథ్ నటించారు. మోహన్‌బాబు పోషించిన కామెడీ విలన్ పాత్ర 'సుడిగాలి' ఈ చిత్రానికి మరో ఆకర్షణ. 'కొదమసింహం' చిత్రాన్ని 4కెలోకి మార్చి, 5.1 డిజిటల్ సౌండింగ్ వంటి అదనపు హంగులు చేకూర్చి నవంబర్ 21న మళ్లీ విడుదల చేయనున్నారు. విజయదశమి సందర్భంగా చిత్ర నిర్మాత నాగేశ్వరరావు ఈ విషయాన్ని వెల్లడించారు. సంగీత దర్శకత్వ ద్వయం రాజ్-కోటి స్వరపరిచిన పాటలు ఈ చిత్రానికి మరో హైలైట్.

శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా



ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన తొలి పాన్ ఇండియా చిత్రం 'హనుమాన్' బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా 'జై హనుమాన్' రూపుదిద్దుకుంటోంది. ఈ యూనివర్స్‌లో వస్తోన్న మూడో ప్రాజెక్టు 'మహాకాళి'. దీనికి ప్రశాంత్ వర్మ కథను సమకూర్చగా, పూజ అపర్ణ కొల్లూరు తెరకెక్కిస్తున్నారు. ఆర్కేడీ స్టూడియోస్ బేనర్‌పై రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. హిందీ చిత్రం 'ఛావా'లో ఔరంగజేబు పాత్రను అద్భుతంగా పోషించిన అక్షయ్ ఖన్నా 'మహాకాళి'లో అసురుల గురువు శుక్రాచార్యుడిగా కనిపించనున్నారు. ఇది ఆయనకు తెలుగులో తొలి చిత్రం. తాజాగా అక్షయ్ పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఒక భారీ కోట ముందు నిలబడి ఉన్నట్లు ప్రజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంటోంది. కాగా, ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సురేశ్ రగుతు, సంగీతం: స్మరణ్ సాయి.

సవాళ్లకు సిద్ధమే



సవాళ్లకు తానెప్పుడూ సిద్ధమే అంటున్నారు బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొనే. ఐఎండీబీ తాజాగా పాతికేళ్ల భారతీయ సినిమా (2000-2025) జాబితాను విడుదల చేసింది. అందులో అత్యంత ప్రజాదరణ పొందిన నటీనటుల్లో దీపికా పదుకొనే నాలుగో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో స్థానం దక్కడంపై దీపిక మాట్లాడుతూ 'కెరీర్ ఆరంభం నుంచే సినీరంగంలో మహిళలు ఎలా నడుచుకోవాలో తరచూ నాకు చెప్పేవారు, అయితే అలాంటి మూస ధోరణిని సవాల్ చేయాలని నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. ఏదైనా నచ్చకపోతే వెంటనే ప్రశ్నించేదాన్ని. మహిళలు అణిగి మణిగి ఉండాలన్నట్లు ప్రవర్తించే ధోరణిని ఎదుర్కోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందని నాకు తెలుసు. అయినా నేను వెనుకాడలేదు. నా కుటుంబం, అభిమానులు, సహచరులు నాకు అండగా నిలిచారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా నాకు నచ్చినట్లు ఉండగలిగే శక్తిని, ధైర్యాన్నిచ్చారు. చివరకు నా నమ్మకం నిజమైంది. నా తర్వాతి తరం కథానాయికలకు ఒక కొత్తదారిని వేయగలిగాననే సంతృప్తి నాకు ఉంది' అని చెప్పారు. ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న 'స్పిరిట్' చిత్రం నుంచీ, అలాగే నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ నుంచి ఆమె వైదొలగారు. 8 గంటల పని నిబంధనకు మేకర్స్ అంగీకరించకపోవడంతో ఆమె ఆ సినిమాల నుంచి వైదొలగారనే ప్రచారం జరిగింది. ఆ సమయంలో చెలరేగిన వివాదంపై దీపిక ఇలా పరోక్షంగా స్పందించారని బాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు.

ఉత్కంఠకు గురిచేసే ఆర్యన్



విష్ణు విశాల్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా ప్రవీణ్ కె తెరకెక్కించిన పరిశోధనాత్మక ఉత్కంఠ భరిత చిత్రం 'ఆర్యన్'. శుభ్ర, ఆర్యన్ రమేశ్, విష్ణు విశాల్ నిర్మాతలు. ఈనెల 31న తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ టీజర్‌ని విడుదల చేశారు. ఓ హత్య కేసును దర్యాప్తు చేస్తోన్న విష్ణు విశాల్ పాత్రను టీజర్‌లో ఆసక్తికరంగా పరిచయం చేశారు. తనదైన శైలిలో, విభిన్నమైన నటనతో విశాల్ ఆకట్టుకున్నారు. 'రాట్ససన్' విజయం తర్వాత విష్ణు విశాల్ మరోసారి 'ఆర్యన్'లో పోలీస్ అధికారి పాత్రను పోషిస్తున్నారు.

రెండొందల కథలు విని.. ఓకే చేశారు



కన్నడ చిత్ర కథానాయకుడు శ్రీమురళి కొత్త చిత్రం 'పరాక్' మంగళవారం బెంగళూరులో మొదలైంది. అక్కడి బండి మహాకాళి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో చన్నగిరి శాసన సభ్యుడు శివగంగ బసవరాజు తొలి క్లాప్ ఇచ్చి షూటింగ్‌కు శ్రీకారం చుట్టారు. హలేశ్ కోగుండి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 'ఇది ఒక వింటేజ్ స్టైల్ సినిమా. దాదాపు రెండొందల కథలు విని ఈ కథ ఓకే చేశాను. రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభమవుతుంది' అని శ్రీమురళి చెప్పారు. బ్రాండ్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చరణ్‌రాజ్ సంగీత దర్శకుడు.

జాంబీ నేపథ్యంలో రణ్‌వీర్ చిత్రం



బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ జాంబీ నేపథ్యంలో కొత్త సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి జై మెహతా దర్శకత్వం వహించనున్నారు. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి 'ప్రళయ్' అనేది వర్కింగ్ టైటిల్. రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం 'డాన్-3' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇది పూర్తవడానికి మరో ఆరు నెలలు పడుతుంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని బాలీవుడ్ మీడియా కథనం. మరో వైపు రణ్‌వీర్ సింగ్ సరసన నటించబోయే స్టార్ కథానాయిక కోసం చిత్రబృందం అన్వేషిస్తోంది.

చెరువులకు నీరందేనా..!

● ప్రతిపాదనలకు పరిమితమైన లిఫ్ట్ ఇరిగేషన్ నిధులు ● ఆయకట్టు రైతుల ఆశలు నెరవేరేనా!

పోరుమామిళ్ల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంట పొలాలకు సాగునీరందించడం కోసం రెండేళ్ల క్రితం ప్రతి పాదనలు పంపినా అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో కూటమి ప్రభుత్వంలో అయినా ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చి ఆశలు నెరవేరుతాయోనని రైతులు ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే...

పోరుమామిళ్ల చెరువు నుంచి సిద్దవరం, చిన్నాయపల్లె, రజాసాహబ్‌పేట చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరందించేందుకు రెండేళ్లక్రితం కోటి రూపాయలు నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు పంపారు. ఆ తర్వాత దాని గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో అవి ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.



సిద్దవరం పరిసర ప్రాంతంలో బీడుగా ఉన్న పంట పొలాలు

దీంతో ఈ చెరువుల కింద భూములు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. సిద్దవరం చెరువు కింద 180 ఎకరాల ఆయకట్టు ఉంది. అగ్రహారం, చిన్నాయపల్లె దళితవాడ తదితర ప్రాంతాల్లో మరో 300 ఎకరాలు పంట పొలాలు ఉన్నాయి. వాటికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నిధులు మంజూరైతే సిద్దవరం, చిన్నాయపల్లె పరిసర ప్రాంత ఆయకట్టు పొలాలకు కాల్వ ద్వారా నీరందే అవకాశాలున్నాయి. అలాగే రజాసాహబ్‌పేటకు సంబంధించి దాదాపు 45 లక్షల రూపాయలు వరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ చెరువులో నీరు నింపితే యరసాల, చిన్న యరసాల, కొండుగారిపల్లె, తిరువెంగళాపురం, కొత్తచెరువులకు నీరంది పరిసర ప్రాంతాల పొలాలకు నీరందుతుంది. వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు చెబుతున్నారు. ఇక కొండుగారిపల్లె నుంచి బద్వేలు చెరువు వరకు గంగ నీరు మీద ఆధారపడి దాదాపు 20 చెరువులు ఉన్నాయి. అయితే కొండుగారిపల్లె వద్ద జాతీయ రహదారి నిర్మాణం కోసం కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం పూర్తయితే చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరందే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కార్యరూపం దాల్చితే రైతులు తమ పొలాలను పండించుకోవడానికి వీలుంటుందని, వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు. ఇప్పటికైనా కూటమి నాయకులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తే ఈ ప్రాంత పొలాలకు నీరందే అవకాశాలున్నాయి. ఈవిషయమై బద్వేలు తెలుగుగంగ డీఈ వెంకటేశ్వర్లును 'ఆంధ్రజ్యోతి'వివరణ కోరగా రెండేళ్ల క్రితం చిన్నాయపల్లె, సిద్దవరం లింకు కలుపుతూ లిఫ్ట్ఇరిగేసన్‌కు



చెట్లతో నిండిన సిద్దవరం చెరువు



అరకొరగా చేరిన నీటితో రజాసాహెబ్‌పేట చెరువు

రూ.2కోట్లు ప్రతిపాదనలు పంపామన్నారు. అలాగే ఇరిగేషన్ ఏఈ కొండారెడ్డిని వివరణ కోరగా, రజాసాహబ్‌పేట చెరువుకు సంబంధించి రూ.45లక్షలు ప్రతిపాదనలు పంపామన్నారు.



పిల్లల వివరాలు తీసుకుంటున్న అంగన్వాడీ కార్యకర్త

అనాథ పిల్లలకు లోకేశ్ చేయూత

● ఆంధ్రజ్యోతి కథనంపై స్పందన

● సాయం చేసేందుకు కలెక్టర్‌కు ఆదేశం

కడప, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలు, పేద కుటుంబాలు, అనాథలపై వార్తలు వస్తే మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందిస్తూ వారిని ఆదుకుంటూ నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. అందులో భాగంగా ఈనెల 28న దువ్వూరుకు చెందిన చిన్నారులు లక్ష్మి (6), యశ్వంత్(7)ల దీనగాథపై ఆంధ్రజ్యోతిలో 'అమ్మానాన్నలు లేరు.. అనాథలైన చిన్నారులు' అంటూ కథనం ప్రచురితమైంది. దువ్వూరుకు చెందిన నరసింహులు, గంగభవానీల పిల్లలు లక్ష్మి, యశ్వంత్. తల్లి గంగాభవాని మూడు నెలల క్రితం మృతిచెందారు. 28వతేదీ శనివారం తండ్రి నరసింహులు ఫిట్స్ వచ్చి అకస్మాత్తుగా మృతిచెందారు. దీనితో వీరి పిల్లలు లక్ష్మి, యశ్వంత్ అనాథలయ్యారు. పిల్లలిద్దరూ తాత బాలగంగయ్య వద్ద ఉంటున్నారు. వీరి దీనగాథపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని మంత్రి నారా లోకేశ్ మంగళవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ "యశ్వంత్, లక్ష్మిల హృదయ విదారక పరిస్థితి కదిలించింది. వారి తల్లిదండ్రులు చనిపోయారు. ఇపుడు వృద్ధుడైన తాత చూసుకుంటున్నారు. ఇలాంటి విషాదంలో ఏ బిడ్డ కూడా నిస్సహాయంగా ఉండకూడదు. కడప జిల్లా కలెక్టర్ వెంటనే సహాయ సహకారాలు అందించాలి. ప్రభుత్వ పథకాలను ఆ పిల్లలకు అందేలా చూసి వారి భవిష్యత్తుకు భరోసా కలిగించాలి" అంటూ పోస్ట్ చేశారు. లోకేశ్ ట్విట్టర్ పోస్టుకు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్పందించారు.

నెలకు రూ.8వేలు ఆర్థికసాయం

ఆంధ్రజ్యోతి కథనంపై మంత్రి నారా లోకేశ్ సూచనల మేరకు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వేగంగా స్పందించారు. మంగళవారం సెలవుదినం అయినప్పటికి అంగన్వాడీ కార్యకర్తలను ఆ చిన్నారుల వద్దకు పంపించారు. పిల్లల చదువులు, బాగోగులు చూసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే పిల్లలను చైల్డ్ హోంకు పంపించేందుకు అవ్వాతాతలు నిరాకరించారు. దీనితో ప్రధానమంత్రి స్కీం మిషన్ వాత్సల్య ద్వారా ఒక్కో చిన్నారికి నెలకు రూ.4వేలు చొప్పున రూ.8వేలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అవ్వాతాతలతో మాట్లాడామని వారికి అవసరమైన ఆధార్‌కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు, చదువుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ ఆంధ్రజ్యోతికి వివరించారు.

కారు ఢీ.. ఒకరి మృతి

చాపాడు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ద్వారకానగరం గ్రామం వద్ద మైదుకూరు-కర్నూలు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దర్గా బాబాహసన్ (40) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. దువ్వూరు మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన బాబాహసన్ మైదుకూరుకు పని నిమిత్తమై వెళ్లాడు. తిరిగి మోటారు సైకిల్‌పై ఇంటికి వెళుతుండగా వెనుకవైపు నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో తీవ్ర గాయా లయ్యాయి. చికిత్స కోసం అతన్ని 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వివాహిత ఆత్మహత్య



నవ్యశ్రీ మృతదేహం

పులివెందుల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పులివెందుల పట్టణంలోని బాకరాపురం జయమ్మ కాలనీకి చెందిన నవశ్రీ (బేబి) (19) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు..... సున్నిత మనస్తత్వం కలిగిన నవ్యశ్రీకి తరచూ కడుపునొప్పి వచ్చేదన్నారు. దీనికితోడు హర్రర్ చిత్రాలు ఎక్కువగా చూస్తూ, రాత్రిళ్లు ఎక్కువగా కలవరించేదని... సోమవారం రాత్రి హర్రర్ మూవీ చూసి భయ భ్రాంతులకు గురైందన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి ఇంట్లో ఓ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని, తెల్లవారు జామున భర్త కమల్‌నాథ్ గమనించి ఆమె తల్లిదండ్రులకు తెలియజేశాడన్నారు. మృతురాలి తండ్రి నరసింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రెండు లారీలు ఢీ... డ్రైవర్‌కు తీవ్ర గాయాలు



చికిత్స పొందుతున్న డ్రైవర్

జమ్మలమడుగు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మైలవరం మండలం తలమంచిపట్నం గ్రామం వద్ద మంగళవారం సాయంత్రం రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో దాల్మియా సిమెంటు ఫ్యాక్టరీలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న శనిబోయిన తిరుపాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇతను జమ్మలమడుగు మండలం అనంతగిరి గ్రామానికి చెందిన వ్యక్తి. ప్రమాదంలో లారీల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. గాయపడిన లారీ డ్రైవర్‌ను జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తరలించారు.

మహిళ అదృశ్యంపై కేసు నమోదు



కలసపాడు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దిగువ తంబళ్లపల్లె గ్రామానికి చెందిన అంజలి (26) అనే మహిళ అదృశ్యం అయినట్లు ఆమె భర్త శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత నెల 22న పోరుమామిళ్లకు హోటల్లో పని చేసేందుకు వెళ్లిన తన భార్య ఇప్పటి వరకు ఇంటికి రాలేదని, చుట్టుపక్కల బంధువులను విచారించినా ఎక్కడ ఆచూకీ తెలియలేదన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తిమోతి తెలిపారు ఎవరికైనా ఆచూకీ తెలిస్తే 9121100632 నెంబర్‌కు తెలియజేయాలన్నారు.

మోటరు బైకులు ఢీ...ముగ్గురికి గాయాలు

పోరుమామిళ్ల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చెన్నారెడ్డిపేట సమీపంలో మోటరు బైకు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. పుల్లీడు నుంచి మోటరు బైకులో వస్తున్న వాహనాన్ని కొత్తరోడ్డు సమీపంలో మరో వ్యక్తి పోరుమామిళ్ల నుంచి స్వగ్రామం వెళుతుండగా వాహనాలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో గాయపడ్డ ముగ్గురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందించారు.

ఆటో నుంచి జారిపడి మహిళకు...

మైదుకూరు సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మైదుకూరు పట్టణం కడప రోడ్డులో తెగిపోయిన గండి వద్ద కూలీలతో వెళుతున్న ఆటో నుంచి జారిపడి మహిళకు గాయాలయ్యాయి. పంది అడ్డు రావడంతో ఆటో సడన్‌బ్రేకు వేయడంతో ఆటోనుంచి మహిళ జారి పడింది. ఇటీవల ఓ గర్భిణి కూడా పంది అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం నుంచి పడి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. మైదుకూరు మున్సిపాలిటీలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో విచ్చలవిడిగా పందులు తిరుగుతూ ప్రజలకు, ప్రయాణికులను ప్రమాదాలకు గురిచేస్తున్నాయని, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రేమించి.. పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్యాయత్నం

పోరుమామిళ్ల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ప్రేమించిన వాడు పెళ్లికి నిరాకరించి మరో యువతితో పెళ్లికి సిద్ధం కావడంతో మనస్థాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలిలా.. పోరుమామిళ్ల మండలంలోని ఈదుళ్లపల్లె గ్రామానికి చెందిన దేవరాజ్ అనే యువకుడు ఓ యువతి ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఆ యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నాలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రేమించిన యువతి అతన్ని నిలదీసింది. అతని బంధువుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. పోలీసులు ఇరువర్గాల వారిని పిలిపించి గతంలో విచారణ జరిపారు. వారికి నిర్ణయం చెప్పాలని గడువు కూడా ఇచ్చారు. కానీ మంగళవారం మళ్లీ సమస్య మొదటికొచ్చింది. దేవరాజ్ నీవంటే ఇష్టం లేదని, పెళ్లి చేసుకోనని ప్రేమించిన యువతికి తెగేసి చెప్పాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆ యువతి స్టేషన్ బయట విషద్రావణం తాగి సొమ్మసిల్లి పడిపోవడంతో బంధువులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

అమ్మవారిశాల కార్యాలయానికి తాళం



అమ్మవారిశాల కార్యాలయానికి తాళాలు, పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆర్యవైశ్యులు

పోరుమామిళ్ల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): స్థానికశ్రీవాసవీ కన్య కాపరమేశ్వరి ఆలయానికి సంబంధించిన కార్యాలయానికి దేవ స్థానం మాజీ కార్యదర్శి సత్యనారాయణ తాళాలు వేశారు. మంగళ వారం పోరుమామిళ్లలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం కార్యాలయానికి ఆయన తన సమస్యలు పరిష్కరించాలంటూ నోటీసు అంటించి తాళం వేశారు. దీంతో ఆర్యవైశ్య మహిళలు పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ కొండారెడ్డి ఇరువర్గాల వారితో చర్చలు జరిపారు. ఈసందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ తాను ఏ తప్పు చేయకపోయినా కొద్దిరోజుల క్రితం జరిగిన పంచాయతీలో తనను క్షమాపణ పత్రం రాయించమన్నారని, రాసిచ్చినా కూడా తీసుకోకుండా రూ.5116లు అపరాధ రుసుం చెల్లించాలని కోరడంతో నిరాకరించానన్నారు. ఆర్యవైశ్యులకు అందుతున్న గౌరవ మర్యాదలు తనకు ఆలయంలో ఇవ్వకపోవడంతో అందరికీ విషయం తెలియాలన్న ఉద్దేశ్యంతోనే తాళాలు వేశానన్నారు. ఇందుకు ఎస్ఐ ప్రస్తుతం దసరా ఉత్సవాలు జరుగుతున్నందున ఈనెల 4వ తేదీ తరువాత ఇరువర్గాల వాదనలు వింటామని, అంతవరకు ఉత్సవాలు ప్రశాంతంగా జరపాలని కోరడంతో ఇరువర్గాలు సమ్మతించారు. దీంతో ఆలయ కార్యాలయ తాళాలు తెరచుకున్నాయి.

మద్యం షాపుల్లో విజిలెన్స్ తనిఖీ

వేంపల్లె, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మద్యంషాపులను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ విశ్వనాథరెడ్డి తనిఖీ చేశారు. మంగళవారం రాత్రి స్థానిక పులివెందుల రోడ్డు, కడప రోడ్డులోని వైన్‌షాపులను తనిఖీ చేసి సమయం పాటించాలని, బెల్టుషాపులకు మద్యం సరఫరాచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా శ్రీధర్‌కుమార్

వాల్మీకిపురం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల తిరుపతిలో జరిగిన ఎన్నికల్లో జిల్లా ఉపాధ్యక్షుడిగా వాల్మీకిపురం వాసి శ్రీధర్ కుమార్ నియమితులయ్యారు. 25 ఏళ్లుగా క్రికెట్ క్లబ్‌ను ఏర్పాటు చేసి ప్రత్యేక క్యాంపులు చేస్తూ, జిల్లాలో క్రికెట్ యాక్టివిటీస్ చేస్తున్నందున ఆయన సేవలను గుర్తించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విజయకుమార్ అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌కుమార్ మాట్లాడుతూ క్రికెట్ క్రీడాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు.

బంగారు నగల బ్యాగ్ చోరీ

ముద్దనూరు సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మండల పరిధి దేనేపల్లి గ్రామానికి చెందిన వెన్నపూస లక్ష్మి ప్రసన్నకు చెందిన బంగారు నగల బ్యాగ్ మంగళవారం చోరీకి గురైనట్లు సీఐ దస్తగిరి తెలిపారు. లక్ష్మిప్రసన్న అమ్మగారి ఊరు పొట్లదుర్తికి వెళ్లేందుకు ముద్దనూరు పాత బస్టాండులో ఆర్టీసీ బస్సు ఎక్కి బ్యాగు సీటులో పెట్టి కూర్చొంది. నాలుగు రోడ్ల కూడలి వద్దకు వెళ్లే సరికి బ్యాగు కన్పించలేదు. బస్సులో వెతికినా ఫలితం లేదు. బ్యాగులో 45 గ్రాముల బంగారు నల్లపూసల దండ, చైను ఉందని.. దాదాపు రూ.2లక్షల విలువ చేస్తుందన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు

శివాలయంలో హుండీ..

రామాపురం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో వెలసిన శివాలయంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు హుండీ చోరీ చేశారు. ఈ విషయమై తమకు ఫిర్యాదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ రాజా తెలిపారు. మంగళవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకొని ఆలయ నిర్వాహకులను విచారించగా హుండీలో రూ.10 వేల వరకు నగదు ఉందని, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారన్నారు. కాగా కడప బార్డర్‌లోని ఘాటు కింద హుండీ లభ్యమైనట్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు.


రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురికి గాయాలు

చిన్నమండెం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దేవగుడిపల్లి ఆర్చి వద్ద సోమవారం రాత్రి 10 గంటల సమయంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలైనట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. దేవగుడిపల్లి కస్పాకు చెందిన నాగరాజు కుమారుడు విశ్వ చిన్నమండెం నుంచి దేవగుడిపల్లికి వస్తున్నాడు. కడప-బెంగుళూరు జాతీయ రహదారిపై దేవగుడిపల్లి ఆర్చి వద్దకు వచ్చేసరికి చిన్నమండెం అరబిక్‌వీధికి చెందిన సాధిక్ జాఫర్, శేషావలి రాయచోటి వైపు నుంచి చిన్నమండెంకు వస్తూ విశ్వ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

గంజాయి స్వాధీనం.. ఐదుగురి అరెస్టు

లక్కిరెడ్డిపల్లె, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గాలివీడు మండలం అరవీటివాండ్లపల్లె సమీపంలో మంగళవారం గంజాయి విక్రయిస్తుండగా దాడులు చేసి 5.5 కిలోల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ మురళీకుమార్ తెలిపారు. ధనియాల రఘు, ఆవుల అంజి, ధనియాల రాజశేఖర్, చందు, శ్రీనివాసులు అనే వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

రాష్ట్ర కనీస వేతనాల సలహామండలి డైరెక్టర్‌గా దాసరి బాబు



దాసరి బాబు

మైదుకూరు సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతనాల సలహామండలి డైరెక్టర్‌గా మైదుకూరు తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు దాసరి బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్రప్రభుత్వం రాష్ట్ర కనీస వేతనాల సలహామండలి డైరెక్టర్‌గా తనను నియమించిందన్నారు.

మాస్టర్ ప్లాన్ ఏర్పాటుకు దేవస్థానం పరిసరాల పరిశీలన

బ్రహ్మంగారిమఠం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠం దేవస్థానం అభివృద్ధి కోసం దేవదా యశాఖ అధికారులు గణేశ్‌రాజు, కర్నూలు డీఈఈ శ్రీనివాస్ మంగళవారం పరిశీలించారు. ఇటీవల మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ ప్రసాదం స్కీంకింద రూ.50 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు మంగళవారం బ్రహ్మంగారిమఠం దేవస్థానం పరిధిలోని జగన్మాత ఈశ్వరీదేవి మఠం, బ్రహ్మంగారి నివాసం, కక్కయ్యమఠం, పోలేరమ్మ గుడి, ఏపీ టూరిజం తదితర ప్రాంతాలను బి.మఠం మండల టీడీపీ అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డితో కలిసి అధికారులు పరిశీలించారు. అభివృద్ధి పనులకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేశామని, త్వరలోనే



వీరబహ్మేంద్రస్వామి దేవస్థానం పరిశీలిస్తున్న అధికారులు

దేవదాయశాఖకు పంపుతామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మండల టీడీపీ నేతలు పూజా శివాయాదవ్, మేకల సుధాకర్, రమణారెడ్డి పాల్గొన్నారు.

గండికి భారీగా మహిళా భక్తులు



అన్నదాన కౌంటర్ వద్ద చెట్ల కింద సేద తీరుతున్న మహిళలు

చక్రాయపేట, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వీరాంజనేయస్వామి దర్శనం కోసం మంగళవారం మహిళలు భారీ ఎత్తున గండికి చేరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దాదాపు 70శాతం మంది మహిళలే కనిపించడం విశేషం. క్యూలైన్లు, అన్నదానం, లడ్డూ ప్రసాదాల కౌంటర్ వద్ద క్యూలైన్‌లు కిక్కిరిసిపోవడంతో మహిళలు చెట్ల కింద సేద తీర్చుకున్నారు. ఎన్నడూ లేని విధంగా గండికి మహిళలు భారీగా రావడానికి ఒక వైపు దసరా సెలవులు, మరోవైపు ఉచిత బస్సు కావడం కారణమని తెలుస్తోంది.

క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు

కమలాపురం రూరల్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఎమ్మెల్యే పుత్తాక్రిష్ణచైతన్యరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయ ఆవరణంలో అథ్లెటిక్ పోటీల్లో రాష్ట్రస్థాయి కమలాపురానికి చెందిన విద్యార్థులు ప్రతిభ చాటి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విజేతలను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమలాపురం పట్టణం దర్గావీధికి చెందిన షేక్ మహ్మద్ సూఫియాన్ గుంటూరులో ఈ నెల 27 నుంచి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్రీడా మైదానంలో జరిగిన కిడ్స్ జావెలిన్ త్రో విభాగంలోఅత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీ య స్థాయి పోటీలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. అదే విధంగా జూనియర్ కళాశాలకు చెందిన సెకండియర్ విద్యార్థి లక్ష్మన్న అండర్ 19 అథ్లెటిక్స్ 5కే వాకొరేస్‌లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు షేక్‌ఖాదర్‌బాషా, రాఘవరెడ్డి, దివాకరరెడ్డి టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ అస్తవ్యస్తం : సీపీఎం

కడప సెవెన్ రోడ్స్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రేషన్‌కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్‌కార్డులు పంపిణీకి శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగా కడప నగరంలో జరిగే స్మార్ట్‌కార్డుల పంపిణీ చాలా అస్తవ్యస్తంగా ఉందని సీపీఎం నగర కార్యదర్శి రామమోహన్ పేర్కొన్నారు. మంగళవారం సీపీఎం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్మార్ట్ కార్డు పంపిణీ సమయంలో కార్డు దారుల పట్లకొంతమంది డీలర్లు చులకనగా, హేళనగా మాట్లాడుతున్నారన్నారు.









కడప ఎర్రముక్కపల్లె, చెన్నూరు చౌడేశ్వరి ఆలయం, పులివెందులలో అంకాళమ్మ తల్లి ఆలయం, వేంపల్లి కన్యకాపరమేశ్వరి ఆలయాల్లో మహిషాసుర మర్దిని అలంకారంలో ఉన్న అమ్మవారు

మహిషాసురమర్దిని.. దుష్ట సంహారిణీ..!

కడప కల్చరల్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): శరన్నవరాత్రి ఉత్సవాలల్లో భాగంగా మంగళవారం దుర్గాష్టమి వేడుకలు అమ్మవారి ఆలయాల్లో వైభవంగా నిర్వహించారు. అమ్మవారు పలు రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చి ఆశీస్సులు అందించారు. ప్రధానంగా ఆలయాలు లైటింగ్, సెట్టింగులు మిరుమిట్లు గొలిపే కాంతులతో ధగధగలాడాయి.

అమ్మవారిశాలలో..: అమ్మవారిశాలవీధిలో వెలసిన కన్యకాపరమేశ్వరి ఆలయంలో మంగళ వారం అమ్మవారు మహిషాసుర మర్దినీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమి చ్చారు.

రాజరాజేశ్వరి ఆలయంలో..: రాజరాజేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారు మహిషాసురమర్దినిగా దర్శనమిచ్చారు.

లలితా పంచాయతన దేవాలయంలో..: లలితా పంచాయతన దేవాలయంలో అమ్మవారు దురా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో కోలాటం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.

విజయదుర్గాదేవి ఆలయంలో..: బిల్టప్ సమీప విజయదుర్గాదేవి ఆలయంలో అమ్మవారు శ్రీసిది ధాత్రిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. మంగళవారం కావడం వల్ల మధ్యాహ్నం 3 నుంచి 4.30 వరకు ప్రత్యేక రాహుకాలపూజలు చేశారు. ఆలయ



కడప విజయదుర్గాదేవి ఆలయంలో కిటకిటలాడుతున్న భక్తులు

ప్రాంగణం మొత్తంరాహుకేతు దీపాలతో కళకళలాడింది. రాత్రి 8గంటలకు విజయదుర్గా మల్లికార్జునులు ఆలయ ప్రదక్షిణగావించినట్లు ఆలయ వ్యవస్థాపకుడు మల్లికార్జునరావు, ఆలయ నిర్వాహకులు దుర్గాప్రసాద్ వెల్లడించారు.

గడ్డిబజారు బాలాజీ ఆలయంలో..: గడ్డిబజారు లో వెలసిన లక్ష్మి సత్యనారాయణస్వామి దేవస్థానంలో అమ్మవారు కాళీయమర్ధన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

రాజారెడ్డివీధిలో..: నగర రాజారెడ్డివీధిలో వెలసిన గ్రామ దేవత గంగమ్మ ఆలయంలో అమ్మవారు మహిషాసురమర్దినిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

సోమసుందరేశ్వరస్వామి దేవాలయంలో..: నగర గడ్డిబజారులో వెలసిన కామకోటి కళాంబదేవి సమేత సోమసుందరేశ్వరస్వామి దేవాలయంలో అమ్మవారు మహిషాసురమర్దినిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఎరమ్రుక్కపల్లెలో..: ఎర్రముక్కపల్లెలో వెలసిన చౌడేశ్వరిదేవి దేవస్థానం,శంకరాపురం ఎస్‌టీఐ సమీపంలో వెలసిన అమ్మవారి ఆలయంలో అమ్మవారు మహిషాసురమర్దినిదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అలాగే సీయోనుపురం (రాజారెడ్డివీధి)లో వెల సిన శ్రీశక్తిసవారమ్మఅవ్వ దేవస్థానంలో అమ్మవారు విజయలక్ష్మీదేవి అలంకారం, నగర చిన్నబెస్తవీధిలో వెలసిన బాల పోలేరమ్మ దేవస్థానంలో మహిషాసురమర్దినీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. హనుమప్పవీధిలో వెలసిన భద్రావతి సమేత భావనారుషి ఆలయంలో అమ్మవారు మహిషాసురమర్ధినిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.అలాగే భవానీనగర్‌లో వెలసిన శ్రీ అంభాభవాని దేవి (మహారాష్ట్ర మఠం) ఆలయంలో అమ్మవారు మహిషాసురమర్దినీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. వైఎస్ఆర్ కాలనీలోవెలసిన అమ్మవారు దుర్గాదేవి అలంకారం

వల్లూరు..: అమ్మవారిశాలలో అమ్మవారిని దుర్గాదేవి అలంకారంగావించారు.సాయంత్రం వేళ కూష్మాండబలి గావించారు.

చెన్నూరు..: రామలింగ ,చౌడేశ్వరిదేవి ఆలయం, వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు మహిషాసురమర్దినిగా ప్రజలకు దర్శనమచ్చారు. అలాగే రాత్రికి మహిషాసుర వధ కార్యక్రమం నిర్వహించి దున్నపోతు బలిచ్చే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొన్నారు.

సింహాద్రిపురం..: కొత్తూరు చౌడేశ్వరి దేవి గజలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

పులివెందుల రూరల్..: పట్టణంలోని అంకాళమ్మ దేవస్థానంలో అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో దర్శనమిచ్చారు.

వేంపల్లె..: వేంపల్లెలోని అమ్మవారిశాలలో వాసవి కన్యకాపరమేశ్వరీ అమ్మవారిని మహిషాసుర మర్దినిదేవిగా అలంకరించారు.



కడప రాజరాజేశ్వరిఆలయం, బాలపోలేరమ్మ ఆలయం, నడివీధి గంగమ్మ ఆలయాల్లో మహిషాసురమర్దిని అలంకారంలో అమ్మవారు, కడప విజయదుర్గాదేవి ఆలయంలో రాహుకాల పూజలు చేస్తున్న భక్తులు

ప్రజా సమస్యలు తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

పులివెందుల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలు తీర్చడం లో ముందుంటుందని పులివెందుల నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జి మారెడ్డి రవీంద్రనాథరెడ్డి (బీటెక్ రవి) అన్నారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు.

సమస్యలు పరిష్కరించేందుకు కృషి

పులివెందుల రూరల్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందిపడుతున్న ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తున్నట్లు బీజేపీ యువ మోర్చ జిల్లా కార్యదర్శి వాజ్‌పేయినాయుడు, నాయకులు తిరుపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం పులివెందులలోని పలు వార్డుల్లో వారు పర్యటించారు. బీజేపీ కార్యకర్తలు తరుణ్, అనిల్‌కుమార్, నవీన్, వల్లి, టోపీబాష, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

కార్మికులకు న్యాయం చేయాలి

వేంపల్లె, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజనం పథకం కింద ఏజెన్సీల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ బాదుల్లా, మధ్యాహ్న భోజన పథకం యూనియన్ గౌరవాధ్యక్షుడు చాంద్‌బాష, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈనెల 11,12 తేదీల్లో విజయవాడలో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రియాజ్, మున్నీ, గౌసియా పాల్గొన్నారు.

కష్టపడే వారికే అవకాశం

చెన్నూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాబోవు రోజుల్లో వైసీపీలో కష్టపడే కార్య కర్తలకే గుర్తింపు ఉంటుందని వైసీపీలో డూప్లికేటుగా ఉండేవారికి ఎలాంటి అవ కాశం ఉండదని ఆ పార్టీ కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్ రామాం జులరెడ్డి అన్నారు. చెన్నూరులో వైసీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు పేరుసోముల నిత్యపూజయ్య ఆధ్వర్యంలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనరు జీఎస్ భాస్కర్‌రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేశ్‌యాదవ్, భాగ్యమ్మ, తుంగ చంద్రయాదవ్, శ్రీనివాసరాజు, దిలీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన గ్రామీణ్ భారత్ మహోత్సవం మేళా

కడప క్రైం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ భారత్ మహోత్సవ మేళా కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. వారంరోజులుగా కడప కళాక్షేత్రంలో నాబార్డు వారి సహకారంతో దాస్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయం గా జరిగింది. ముగింపు కార్యక్రమంలో నాబార్డు డీడీఎం విజయవిహారి మాట్లాడారు. అనంతరం స్టాల్స్ నిర్వహించిన వారికి ప్రశంసాపత్రాలు అందించారు.

జిల్లాలోని ఉల్లి రైతులపై వివక్ష తగదు

కడప సెవెన్‌రోడ్స్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఉల్లి రైతులపై వివక్ష తగదని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర తేల్చి చెప్పారు. మంగళవారం సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లిసాగుచేసిన ప్రతి రైతుకు హెక్టారుకు రూ.50వేలు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పింది, కానీ ఇపుడు కర్నూలు జిల్లాకు మాత్రమే అని చెప్పడం, కడప జిల్లాపై వివక్ష చూపితే సహించేది లేదని పోరాటాలు చేస్తామన్నారు.

ప్రెస్‌క్లబ్ ద్వారా జర్నలిస్టులకు ఆర్థికసాయం

కడప మారుతీనగర్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఇటీవల జర్నలిస్టులుగా విధులు నిర్వహిస్తూ మరణించిన, ప్రమాదానికి, అనారోగ్యానికి గురైన కడపకు చెందిన వివిధ పత్రికల, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ తరపున రూ.60వేలు ఆర్థిక సాయం అందించడం జరిగిందని ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు బాలక్రిష్ణారెడ్డి, రాష్ట్రకార్యవర్గసభ్యుడు వెంకటరెడ్డి, ప్రెస్‌క్లబ్ కన్వీనరు లక్ష్మీనాథరెడ్డి అందించారు. ఆ మేరకు ఆంధ్రభూమి దినపత్రికలో పనిచేసి మరణించిన ఇమాం కుటుంబానికి రూ.20వేలు, అలాగే ప్రమాదానికి, అనారోగ్యానికి గురైన టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ సుధీర్, ప్రైమ్ 9స్టాఫ్ రిపోర్టర్ సుధీర్, సాక్షి టీవీ చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్, ఎన్టీవీ కెమెరామెన్ చాంద్‌బాషా కుటుంబాలకు ఒక్కొక్కరికి 10వేలు అందించారు. కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

జీవనగతిని మార్చగలిగే శక్తి విద్యకే సాధ్యం

కడప మారుతీనగర్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జీవన గతిని మార్చగలిగే శక్తి విద్యకే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. బాలయ్య, జిల్లా అధ్యక్షులు పత్తూరు గురుస్వామి సూచించారు. 2024-25 సంవత్సరానికి గాను ఎస్ఎస్‌సి, ఇంటర్‌మీడియట్, పాలిటెక్నిక్ విభాగాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన నాయీబ్రాహ్మణ విద్యార్థులకు ఏపీ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పాతరిమ్స్‌లోని బీ.సీ. భవన్‌లో ప్రోత్సాహక బహుమతి ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దాదాపు 26 మంది విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.సి.గుర్రప్ప, నాయకులు చంద్రశేఖర్, ఆదినారాయణ, ఎన్. శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

'మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలి'

కడప ఎర్రముక్కపల్లె, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని జై భీమ్ మాల మహాసేన రాష్ట్ర అధ్యక్షుడు పల్లెకొండు సంపత్‌కుమార్, ప్రధాన కార్యదర్శి చైతన్య డిమాండ్ చేశారు. మంగళవారం జైభీమ్ మాల మహాసేన కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దళితులకు తీవ్ర అన్యాయం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జైభీమ్ మాల మహాసేన ప్రధాన కార్యదర్శి బందెల రవి, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన ప్రతి రైతుకూ పంట రుణం

వీరపునాయునిపల్లె, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలలో అర్హత కలిగిన ప్రతి రైతుకు రుణాన్ని అందిస్తామని గోనుమాకులపల్లె సొసైటీ అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, గడ్డంవారిపల్లె సొసైటీ అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి అన్నారు. మంగళవారం గోనుమాకులపల్లె సొసైటీ, గడ్డంవారిపల్లె సొసైటీలలో రైతులతో సర్వసభ్య సమావేశం జరిగింది. గడ్డంవారిపల్లె సొసైటీలో ఒకటి , గోనుమాకులపల్లె సొసైటీ పరిధిలో రెండు గోడౌన్లు అందుబాటులో ఉన్నాయని రైతులు ఉపయోగించు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు వీరశేఖర్, మధుసూధన్‌రెడ్డి, సీఈఓలు దేశాయిరెడ్డి, హేమంబర్‌రెడ్డి, సొసైటీల డైరెక్టర్లు , రైతులు పాల్గొన్నారు.

ఎస్పీని కలిసిన పలువురు నేతలు

కడప క్రైం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఎస్పీ షెల్కే నచికేత్‌విశ్వనాథ్‌ను మంగళవారం కమలాపురం ఎమ్మెల్యే పుత్తాక్రిష్ణచైతన్యరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువ కప్పి సత్కరించారు. అలాగే టీడీపీ నగర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆర్‌టీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బోనం శిలాస్ ,ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఎస్పీని కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.



ఎస్పీని శాలువాతో సత్కరిస్తున్న ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి

జయ జయహే.. మహిషాసురమర్దిని


ప్రొద్దుటూరు వేంకటేశ్వరస్వామి, శివాలయంలో మహిషాసురమర్దినిగా చెన్నకేశవ స్వామి ఆలయంలో కాళింగమర్దిని అలంకారంలో అమ్మవారు


మైదుకూరులో మహిషాసురమర్దిని అలంకారం


జమ్మలమడుగు మహిషాసురమర్దినిగా వాసవీమాత


కాశినాయనలో మహిషాసురమర్దినిగా అమ్మవారు


బి.మఠంలో మహిషాసురమర్దిని


ఖాజీపేట, కలసపాడులో మహిషాసురమర్దినిగా అమ్మవారు

ప్రొద్దుటూరు టౌన్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం 9వ రోజు మహిషాసురమర్ధిని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిశాల, రతనాల వేంకటేశ్వరస్వామి ఆలయం, శివాలయం, రాజరాజేశ్వరీదేవి ఆలయం, మోడంపల్లె పెద్దమ్మ తల్లి ఆలయాల్లో మహిషాసురమర్ధిని అలంకారం నిర్వహించారు. చెన్నకేశవస్వామి ఆలయంలో కాళింగమర్ధిని అలంకారంలో, రామేశ్వరంలోని ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయంలో దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని మొక్కుకున్నారు.

జమ్మలమడుగులో: జమ్మలమడుగులో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి మహిషాసురమర్ధినిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కన్యతీర్థంలోని శ్రీ బాలత్రిపురసుందరీదేవి మహిషాసురమర్ధిని అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఎర్రగుంట్లలో: దసరాశరన్నవరాత్రుల ఉత్సవాల్లో బాగంగా లోకపావని, జగజ్జనని మహిషాసురమర్ధిని అలంకారంలో భక్తులకు మంగళవారం దర్శనమిచ్చారు. వాసవాంబ, ఏరువాకగంగమ్మ, చౌడేశ్వరీదేవి, శ్రీమహాఅంకమ్మ, పార్వతీదేవీ అమ్మవార్లు శ్రీమహిషాసురమర్ధిని అలంకారంలో దర్శనమిచ్చారు. మహా అంకమ్మ ఆలయంలో చండీయాగం నిర్వహించారు. అర్బన్‌సీఐ విశ్వనాథరెడ్డి తంపతులు యాగంలో పాల్గొన్నారు. సాయంత్రం కుంకుమార్చన, పూజలు చేశారు.

బద్వేలుటౌన్‌లో : పట్టణంలోని అమ్మవారిశాలలో మహిషాసురమర్దినీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కోదండరామస్వామి ఆలయంలో లక్ష్మీదేవి గా, మహాలక్ష్మీదేవి ధైర్యలక్ష్మీదేవిగా, దుర్గమ్మదేవి మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని అమ్మవారిశాలలో వాసవీమాతను మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రితేషకుమార్ రెడ్డిలు దర్శించుకున్నారు. వారికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొండపల్లె చిన్నసుబ్బారావు, కమిటీసభ్యులు ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.

పోరుమామిళ్లలో: శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా పోరుమామిళ్ల కన్యకాపరమేశ్వరి దేవి మంగళవారం రాత్రి మహిషాసురమర్ధినిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు హాజరై ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

బ్రహ్మంగారిమఠంలో: మండల కేంద్రంలోని వాసవీకన్యకాపరమేశ్వరి మంగళవారం మహిషాసురమర్ధినీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. సంఘం నేతల పర్యవేక్షణలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అమ్మవారిని దర్శించుకన్నారు. అధ్యక్షుడు అయ్యవు వెంకట సురేశ్‌బాబు, మాజీ అధ్య క్షుడు క్రిష్ణమర్తి శాలువాతో ఘనంగా సన్మానించారు.

మైదుకూరు రూరల్‌లో: మైదుకూరు అమ్మవారిశాలలో మహిషాసురమర్ధిని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక అమ్మవారిశాలలో ఆర్యవైశ్యులు దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. లక్ష్మి మాధవరాయస్వామి ఆలయం,పెద్దమ్మతల్లి ఆలయాలలో కూడా దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దుర్గాదేవి, మహిషాసురమర్ధిని అలంకారాలలో ఉన్న అమ్మవారిని మంగళవారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ దర్శించుకొన్నారు.

కాశినాయనలో: నర్సాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలల్లో భాగంగా అమ్మవారు మహిషాసుర మర్ధిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

కొండాపురంలో: మండలంలోని దత్తాపురం పెద్దమ్మగుడిలో దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా భక్తులకు తీర్థ, ప్రసాదాలను అందజేశారు. కొండాపురం అమ్మవారిశాలలో దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు.

దువ్వూరులో: దువ్వూరు మంగళవారం దుర్గాష్టమి వేడుకలు నిర్వహించారు. కన్యకాపరమేశ్వరీ ఆలయంలో హోమం నిర్వహించారు. అమ్మవారిని మహిషాసురమర్ధిని అలంకారం గావించి పూజలు నిర్వహించారు.


అమ్మవారి సన్నిధిలో రితేష్, విజయమ్మ

మహిళలకు చీరలు పంపిణీ

పోరుమామిళ్ల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పోరుమామిళ్ల పరిధిలోని రామాయపల్లె యానాది కాలనీలో 40 మంది మహిళలకు వివేకానంద ఫౌండేషను ఆధ్వర్యంలో దసరాపండుగ సందర్భంగా మంగళవారం చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు రామక్రిష్టారెడ్డి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా కాలనీ వాసులకు దాతల సహకారంతో నిత్యావసర వస్తువులు, దుస్తులు, దుప్పట్లు పిల్లలకు బ్యాగులు, భోజన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ఆక్రమణ స్థలంలో ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించండి

పోరుమామిళ్ల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): చెరువును ఆక్రమించుకుని అక్రమంగా బోరు వేసి తప్పుడు ఎన్‌వోసీతో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించాలని రంగ సముద్రం ఆయకట్టు నీటి సంఘం చైర్మన్ వీరంచెంద్రాయుడు ప్రభుత్వాన్ని కోరారు.. మంగళవారం ఆయన పోరుమామిళ్లలో విలేకర్లలతో మాట్లాడుతూ రంగసముద్రం చెరువు ను కొందరు ఆక్రమించుకుని పండ్ల తోటలు సాగు చేస్తున్నారన్నారు. విద్యుత్ అధికారులు ట్రాన్స్ ఫార్మర్లు తొలగించాలని కోరా రు. ఈ విషయమై విద్యుత్ ఏఈ వెంకటమహేశ్‌ను వివరణ కోరగా, వారికి నోటీసులు ఇచ్చి అక్రమంగ ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను తొలగిస్తామన్నారు.

రేకులకుంట్లకు విద్యుత్ వెలుగులు

బ్రహ్మంగారిమఠం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మేజరు పంచాయతీ, రేకలకుంట్ల గ్రామానికి విద్యుత్ వెలుగులు వచ్చాయి. ఎన్నో ఏళ్లగా విద్యుత్ సమస్యతో ఇబ్బందులు పడుతూ గ్రామ ప్రజలు విషయాన్ని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌కు విన్నవించుకున్నారు. దీంతో ఆ గ్రామంలోని ఇళ్లకు కరెంటు అందించాలంటూ విద్యుత్‌శాఖాధికారులను ఎమ్మెల్యే ఆదేశించడంతో టీడీపీ మండల అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, మండల నాయకుడు కాణాల మల్లిఖార్జునరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు మాలేపాటి సుబ్బారావు ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులు గృహాలకు విద్యుత్ సరఫరా అందించారు. ఇందుకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌కు గ్రామప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

ఆశా కార్యకర్త మృతి

ప్రొద్దుటూరు రూరల్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోన్ని గోపవరం పంచాయతీ సచివాలయం-3లో పనిచేస్తున్న ఆశా కార్యకర్త గొడుగు నాగలక్ష్మి (54) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. గత తొమ్మిది సంవత్సరాలుగా ఆశా కార్యకర్తగా సేవలు అందిస్తున్నారు. ఈమె అకాల మరణం పట్ల తోటి ఆశా కార్యకర్తలు, డాక్టర్ హనీష్‌బాబా, డాక్టర్ శ్రీనివాస్, సీహెచ్‌వో కృష్ణమ్మ, సూపర్‌వైజర్లు చంద్రకళ, వరప్రసాద్, ఆప్తాల్మిక్ తేజ, ఏఎన్‌ఎంలు మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

జీఎస్టీ తగ్గింపు.. పేదలకు సూపర్ గిఫ్ట్


మందుల ధరను అడిగితెలుసుకుంటున్న ఎమ్మెల్యే ఆది, పక్కనే భూపేశ్‌రెడ్డి

జమ్మలమడుగు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ తగ్గింపుతో పేద, మధ్యతరగతి వర్గాలకు ఎన్డీయే ప్రభుత్వం సూపర్‌గిఫ్ట్ ఇచ్చిందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని కూరగాయల మార్కెట్‌వీధి, పెద్దమ్మ గుడి బంగారు దుకాణాల వద్ద, మెయిన్‌బజార్‌లోని మందుల షాపులు, బియ్యం దుకాణాలను సందర్శించి వస్తువుల ధరలు అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సెప్టెంబరు 22వ తేదీన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబల్ డమాకా జరగాలని సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రతి దుకాణాదారుడు నోటీసు బోర్డు ఏర్పాటు చేసి గతంలో ధరల పట్టిక, ప్రస్తుతం తగ్గిన ధరలకు సంబంధించి ప్రదర్శనగా ఉంచాలని అప్పుడే ప్రజల్లో అవగాహన వస్తుందన్నారు. టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుపై ప్రజలను చైతన్యపరిచేందుకు అక్టోబరు 16వ తేదీన కర్నూలుజిల్లాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారని ఈ సభలో ప్రతి ఒక్కరు పాల్గొని చైతన్యం కావాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు శివనారాయణరెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్ సింగంరెడ్డి నాగేశ్వరరెడ్డి, కౌన్సిలరు పోలీసు చంద్ర, కమిషనర్ వెంకటరామిరెడ్డి, సర్పంచులు రామాంజనేయరెడ్డి, గురుశేఖర్‌రెడ్డి, కొండయ్య, టీడీపీ నాయకులు కర్నాటి రామాంజనేయరెడ్డి, లక్ష్మణనాయుడు, నాగేంద్రయాదవ్, తదితరులు పాల్గొన్నారు.

మైదుకూరు ఆసుపత్రిలో త్వరలో డయాలసిస్ సెంటర్

●ఎక్స్‌రే సెంటర్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పుట్టా


ఎక్స్‌రే మిషన్ ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్

మైదుకూరు సెప్టెంబరు30(ఆంధ్రజ్యోతి): మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో డయాలసిస్ సెంటర్‌తో పాటు మార్చురీ, పోస్టుమార్టం, పోలీసు ఔట్‌పోస్టు ఏర్పాటు కానున్నాయని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ వెల్లడించారు. మంగళవారం ఆసుపత్రిలో ఎక్స్‌రే సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా రూపొందించడానికి కృషి చేస్తున్నామన్నారు. డీఎంఎఫ్ నిధుల నుంచి మంజూరైన రూ.20 లక్షలతో ఎక్స్‌రే మిషన్ తోపాటు అవసరమైన సాంకే తిక పరికరాలు తెచ్చామన్నారు. ఇంకా ఆర్‌ఓ ప్లాంటు, జనరేటర్, ఆక్సిజన్ సెంటర్ మౌలిక వసతులు కల్పించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దాసరిబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపీ రవీంద్ర, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దనపాల జగన్, లక్ష్మీనారాయణ, బండి అమర్, తుపాకుల రమణ, డాక్టర్ జోష్న, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంధేరామమోహన్‌రావు మృతి


గ్రంధేరామ మోహన్‌రావు (ఫైల్‌ఫొటో)

కొండాపురం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి):కొండాపురం పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంధేరామమోహన్‌రావు (87) మంగళవారం మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన కొండాపురంలో ఆదిత్య మినరల్ ట్రేడర్స్ పేరిట కెమికల్స్ ఫ్యాక్టరీ స్థాపించి, స్థానికంగా అనేక మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన మృతిపట్ల ఆర్యవైశ్య సంఘం సభ్యులు సత్రసాల సుధీర్‌కుమార్, ఆరవేటిశివకుమార్, ఆరవేటి విశ్వనాథగుప్త, మోహన్‌రావు, రఘు, సుబ్రమణ్యం తదితరులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మృతి స్థానికంగా తీరని లోటు అని వారు తెలిపారు.

ఎమ్మెల్యేను కలిసిన ఆర్యవైశ్య యువజన సంఘం నేత

మైదుకూరు సెప్టెంబరు30(ఆంధ్రజ్యోతి):దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మైదుకూరు ఆర్యవైశ్య యువజన సంఘం గౌరవాధ్యక్షుడు సూరిశెట్టి ప్రసాద్ గుప్త ఎమ్మెల్యే పుట్టా సుదాకర్ యాదవ్‌ను మంగళవారం ఆయన నివాసంలో కలిసి స్వీట్లు అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘ ప్రముఖులు దరిశ సునీల్, నరసింహ, మిట్టాసురేష్ లు పాల్గొన్నారు.

నీలాపురంలో మెడికల్ క్యాంపు

దువ్వూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): దువ్వూరు మండలం నీలాపురం గ్రామంలో మంగళవారం నేచర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగించారు. ఇందులో 163 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు చెన్నయ్య, గోవర్ధన్ పాల్గొని సేవలు అందించారు.

సీహెచ్‌వో మహదేవ్ సేవలు మరువలేనివి


మహదేవ్‌ను సన్మానిస్తున్న అధికారులు

చాపాడు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వైద్యశాఖలో గత 40 ఏళ్ల నుంచి సేవలందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోతనబోయిన మహదేవ్‌యాదవ్ సేవలు మరువలేనివని జిల్లా వైద్యశాఖ ప్రోగ్రాం ఆఫీసర్ నాగభూషణంరెడ్డి అన్నారు. చాపాడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్‌వోగా పనిచేస్తున్న మహేదేవ్ యాదవ్ మంగళవారం పదవీ విరమణచేశారు. ఈసందర్భంగా ఆయనను జిల్లా స్టాటికల్ ఆఫీసర్ రమేష్‌రెడ్డి, బద్వేలు డిప్యూటీ డీఎంహెచ్‌వో మల్లేష్, డాక్టర్లు రాజేష్‌కుమార్, శివప్రసాద్‌రెడ్డి, శ్రీనివాణి, ఎంజీవో నాయకులు రాఘవయ్య, భాస్కర్, బాబురెడ్డిలు శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

కాలువ కాదు రోడ్డే..


వీధిపాడవునా సిమెంటు దారిలో నిలిచిన వర్షపునీరు

దువ్వూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): దువ్వూరు మండలం అన్నపుశాస్త్రులపల్లిలో సిమెంటు దారిపై వర్షపునీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తోంది. గ్రామం నుంచి బుక్కాయపల్లెకు, మరోవైపు బీమునిపాడు గ్రామానికి ఈ దారి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వర్షపునీరు నిలిచి ఇతర గ్రామాలకు వెళ్లే వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.

ప్రభలవీడు స్మశాన స్థలాన్ని కాపాడండి

బి.కోడూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని ప్రభలవీడు స్మశాన స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ఈ విషయమై తహసీల్దారు సర్వే నెం.918లో 2.80 సెంట్లుభూమి ఆర్‌ఎస్ఆర్‌లో శ్మశాన భూమిగా నమోదై ఉన్నదన్నా రు. దీంతో గ్రామస్థులు హద్దులు ఏర్పాటు చేసి కబ్జాకు గురికాకుండా చేయాలని కోరుతున్నారు.

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

మైదుకూరు సెప్టెంబరు30(ఆంధ్రజ్యోతి):సీఎం సహాయ నిది కింద రూ.29,45000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మైదుకూరు నియోజకవర్గానికి చెందిన 22 బాధిత కుటుంబాలకు ఎంఎల్‌ఏ పుట్టా సుదాకర్ యాదవ్ అందజేశారు. చెక్కులను అందుకున్న లబ్ధిదారులు ఎంఎల్‌ఏ పుట్టా సుదాకర్ యాదవ్ కు ధన్యవాదాలు తెలిపారు.

ఘనంగా అబ్బిరెడ్డిస్వామి ఉత్సవాలు

అట్లూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అబ్బిరెడ్డిస్వామి దసరా ఉత్సవాలు ఘనంగా ఐదురోజులపాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త రెడ్డప్పరెడ్డి తెలిపారు. మంగళవారం గణపతిపూజ, కలశస్థాపన, బుధ , గురువారాల్లో చండీహోమం, పూర్ణాహుతి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.